


ఎక్సైజ్ సిఐకు అవార్డు

ప్రజాశక్తి-రాజాం

రాజాం ఎక్సైజ్ సిఐ ఆర్.జైభీమ్ అందించిన ఉత్తమ సేవలకు గాను అవార్డు లభించింది. విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ నిశాంత్ కుమార్.. ఆయనకు అవార్డుకు అందజేశారు. సిఐ జైభీమ్‌కు అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.



అవార్డు అందుకుంటున్న ఎక్సైజ్ సిఐ జైభీమ్

2029 నాటికి 15 శాతం వృద్ధి

- నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఇ పార్కు
- ఇంటికో పారిశ్రామిక వేత్త
- సాగు విస్తీర్ణం, నీటి వనరుల పెంపునకు కృషి
- పర్యాటక, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్స్‌లో మెరుగైన సదుపాయాలు
- స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్



జాతీయ జెండాను ఎగురవేస్తున్న మంత్రి శ్రీనివాస్

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామనిరాష్ట్ర ఎంఎస్‌ఎంఇ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో సగటున 15 శాతం వృద్ధిరేటుతో 2029 నాటికి జిల్లా ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.35,652 కోట్లు నుండి రూ.73,560 కోట్లు సాధించడం లక్ష్యంగా చేసుకున్నామన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

‘ జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్తమ సాగునీటి యాజమాన్య పద్ధతులు, భూసార పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ దిగుబడులను పెంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తోటపల్లి ప్రాజెక్ట్ మిగులు పనులు రూ.98.49 కోట్లతో పూర్తిచేసి మిగిలిన 23 వేల ఎకరాల సాగు భూమికి నీరందిస్తాం. తారకరామ తీర్థ సాగర్ పనులు 44 శాతం జరిగాయి. మిగులు పనుల పూర్తికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఇ పార్కులను ప్రారంభించాం. నియోజకవర్గాల వారీగా ఎంఎస్‌ఎంఇ పార్కుల కోసం 248.79 ఎకరాల భూమిని కేటాయించాం. భోగాపురం ఎయిర్ పోర్ట్, మెడికల్ కళాశాల, జాతీయ రహదారుల విస్తరణ, గిరిజన విశ్వ విద్యాలయం వలన జిల్లాలో హోటళ్ళు, రవాణా సౌకర్యాలు పెంచుతాం. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుండి ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా 23 రహదారులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకాభివృద్ధిలో భాగంగా స్టార్ హోటళ్లు , రిసార్ట్స్ రాబోతున్నాయి. ఇటీవలే తాటిపూడిలో బోటు షికారును ఏర్పాటు చేశాం. జిల్లాలో రూ.39 కోట్లతో 4 పర్యాటక ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. మహిళలందరూ ఎదురుచూస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చాం. పి4 ద్వారా ఇప్పటికే 36,505 బంగారు కుటుంబాలను 5,507 మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు. విద్య, వైద్య సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం.’

కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, జిల్లా ఎస్‌పి వకుల్ జిందల్, జాయింట్ కలెక్టరు ఎస్.సేతు మాధవన్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులనాయుడు, విజయనగరం ఎంఎల్‌ఎ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డిసిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, తూర్పుకాపు ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి, ఎఎస్‌పి సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంతకుముందు మంత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలను, అగ్నిమాపక శాఖ విన్యాసాలను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, ఉపకరణాలను పంపిణీ చేశారు.



బెలూన్లు ఎగురవేస్తున్న మంత్రి, కలెక్టర్, ఎస్‌పి



వేడుకలకు హాజరైన ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు



మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు



కంటోన్మెంట్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముందుగా ప్రదర్శించిన పోలీసు జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విజయనగరం కెజిబివి, జామి కెజిబివి, ఫోర్ట్ సిటీ స్కూల్, చీపురుపల్లి బాలసదన్, వియ్యంపేట డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కొత్తవలస జెడ్‌పి పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. జామి కెజిబివికి మొదటి బహుమతి, బాల భవన్‌కు ద్వితీయ బహుమతి, అంబేద్కర్ గురుకులానికి తృతీయ బహుమతులు లభించాయి.



‘ఆపరేషన్ సిందూర్’పై కెజిబివి విద్యార్థినుల నృత్యరూపకం

ప్రగతిని చాటిన శకటాలు

కంటోన్మెంట్ : ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రగతిని వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ, సెర్ప్-గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ-సమగ్ర శిక్ష, డ్వామా, వైద్యారోగ్యశాఖ, గృహనిర్మాణశాఖ, విజయనగరం మున్సిపాలిటీ, పరిశ్రమలశాఖ, ముఖ్య ప్రణాళికా శాఖ, స్త్రీ శిశు సంక్షేమం, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర ప్రభుత్వ శాఖలు తమ కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాయి. వీటిలో ఉత్తమ శకటాలుగా గ్రామీణ నీటి సరఫరా శాఖ, విజయనగరం మున్సి పాలిటీ, జిల్లా పరిశ్రమల శాఖ శకటాలు ఎంపికై, వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.



ప్రథమ స్థానం సాధించిన ఆర్‌డబ్ల్యుఎస్ శకటం

పురోగతిని ప్రదర్శించిన స్టాల్స్

విజయనగరంకోట : వివిధ ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని, పురోగతిని వివరిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. డిఆర్‌డిఎ-వెలుగు, పశు సంవర్ధకశాఖ, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయం, కాలుష్య నియంత్రణ శాఖ, ఎపిఇపిడిసిఎల్, జిసిసి, వైద్యారోగ్యశాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, మెప్మా, పంచాయతీశాఖ, సర్వే శాఖ, ఐసిడిఎస్, మత్స్యశాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ స్టాల్స్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జెసి సేతు మాధవన్, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి తదితరులు సందర్శించారు. లబ్దిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.



స్టాల్స్‌ను సందర్శిస్తున్న మంత్రి శ్రీనివాస్



కెజిబివిలో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

కెజిబివిలో అత్యుత్తమ బోధన

మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ప్రజాశక్తి-గంట్యాడ

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో అత్యుత్తమ బోధన అందుతోందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కెజిబివి విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడలోని కెజిబివిని ఆయన సందర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను పంపిణీ చేశారు. గంటపాటు విద్యార్థులతో ఆటలాడారు. కొత్తగా నిర్మించిన తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. వసతిగృహాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తాటిపూడి రిజర్వాయరు పక్కనే ఉన్నా, రైతులకు సాగునీరు అందక నష్టపోతున్నారని విలేకర్లు మంత్రి వద్ద ప్రస్తావించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి మండలానికి సాగునీరు అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిఇఒ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఎపిసి రామారావు, కెజిబివి ఎస్‌ఒ అల్లు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభ్యున్నతికే స్త్రీశక్తి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ • మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన మంత్రి

ప్రజాశక్తి-విజయనగరంకోట

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో స్త్రీ శక్తి (ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద మంత్రి స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో ఆశీనులైన ఎంఎల్‌ఎలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవికి ఉచిత ఆర్‌టిసి బస్సు టిక్కెట్లను మంత్రి అందజేశారు. అనంతరం అదేబస్సులో కూటమి పార్టీల నాయకులతో కలిసి గజపతినగరం వరకు మంత్రి ప్రయాణించారు.

ఈ సందర్భంగా ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి, తక్కువ సమయంలోనే స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభ్యున్నతికి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారని చెప్పారు. సూపర్ 6 పథకాల్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. ఆడపిల్లలు ఉన్నత చదువులు చదువుకొనేందుకు ఈ స్త్రీశక్తి పథకం ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్తగా వెయ్యి బస్సులు రానున్నాయని మంత్రి వెల్లడించారు.

కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, జిల్లాలో రోజుకు సుమారు 12వేల మంది మహిళలకు ఈ ప్రయోజం వల్ల లబ్ది చేకూరుతుందని చెప్పారు. విజయనగరం, ఎస్.కోట డిపోల పరిధిలో మొత్తం 160 బస్సులు ఉన్నాయని, వీటిలో 137 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించారని తెలిపారు. భవిష్యత్తులో బస్సుల సంఖ్య మరింతగా పెంచే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒక్క మన జిల్లాలోనే రోజుకు రూ.35 లక్షలు, నెలకు సుమారు కోటి రూపాయలు అదనపు భారం పడుతుందని చెప్పారు. విజయనగరం ఎంఎల్‌ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, మహిళల సంక్షేమం టిడిపితోనే మొదలయ్యిందని అన్నారు. నెల్లిమర్ల ఎంఎల్‌ఎ లోకం నాగ మాధవి మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో మహిళలకే ఎనలేని ప్రాధాన్యత ఉందని చెప్పారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి, కూటమి పార్టీల నాయకులు పడాల అరుణ, రెడ్డి పావని, డ్వాక్రా మహిళలు సన్యాసమ్మ, పార్వతి మాట్లాడారు. డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున, డిసిఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ, డిఆర్‌డిఎ పీడీ శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి, ఆర్‌టిసి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబినాయన, చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, రాజాంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్.. ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. బస్సులో మహిళలకు ఉచిత బస్సు టికెట్లను అందజేశారు.



జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సును ప్రారంభిస్తున్న మంత్రి కొండపల్లి







రాజాం, బొబ్బిలిలో మహిళలకు స్త్రీశక్తి టికెట్లను అందజేస్తున్న ఎమ్మెల్యేలు మురళీమోహన్, బేబినాయన; చీపురుపల్లిలో ఉచిత బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావెంకటరావు

ఉత్తమ సేవలకు ప్రశంసలు



ఆర్అండ్‌బి ఎస్ఇ కాంతామణి, జెడ్‌పి సిఇఒ సత్యనారాయణమూర్తి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, దేవాదాయశాఖ ఎసి శిరీష, సిపిఒ బాలాజి, డ్వామా పీడీ శారదాదేవి, ఇపిడిసిఎల్ ఎస్ఇ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఇ కవిత, వ్యవసాయ శాఖ జెడి రామారావు, డిఇఒ మాణిక్యంనాయుడు, డిఎంహెచ్‌ఒ జీవనరాణి

మెప్మా పీడీ చిట్టిరాజు, డిసిహెచ్ఎస్ పద్మశ్రీరాణి, డ్రగ్ కంట్రోల్ ఎడి రజిత, ఎపిజిఎల్ఐ ఎడి హైమావతి, మార్కెటింగ్ ఎడి రవికిరణ్, ఎస్ఎస్ ఎపిసి రామారావు, డిఎఫ్ఒ రామ్‌ప్రకాశ్, బొబ్బిలి డిఎస్‌పి భవ్యరెడ్డి, బొబ్బిలి ఆర్‌డిఒ రామ్మోహనరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మూర్తి, మార్క్‌ఫెడ్ డిఎం వెంకటేశ్వరరావు

ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ తిరుపతినాయుడు, పిహెచ్ ఇఇ జ్యోతి, తహశీల్దార్ కూర్మనాథరావు, ఆర్‌టిఒ ఎఒ లత, డిహెచ్ఎస్ అప్పలనాయుడు, డిపిఆర్‌ఒ మల్లేశ్వరరావు, డిటిసి మణికుమార్, ఎస్‌డబ్ల్యు డిసిఒ రూపావతి, రాజాం, బొబ్బిలి, విజయనగరం కమిషనర్లు అప్పలనాయుడు, రామలక్ష్మి, నల్లనయ్య

ఐటిఐ ప్రిన్సిపల్ గిరి, కలెక్టర్ సిసి, రాజాం ఎపిఎం భవాని, సంతకవిటి ఆర్ఐ కృష్ణారావు, సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్, సిహెచ్‌డబ్ల్యుసి చైర్‌పర్సన్ హిమబిందు, రామభద్రపురం ఎస్ఐ ప్రసాదరావు, సంతకవిటి ఎంఇఒ భాస్కరరావు

ప్రశంసా పత్రాలు అందుకుంటున్న అధికారులు




ఉత్తమ సేవలు అందించినందుకు గాను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎఎస్‌పి సౌమ్యలతకు ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎస్‌పి

కెజిబివి ప్రిన్సిపల్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు

ప్రజాశక్తి-వంగర

వంగర కెజిబివి ప్రిన్సిపల్ బి.రోహిణి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సిఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు. కెజిబివిలో విద్యార్థినుల హాజరు శాతం, వార్షిక హాజరు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సరాసరి మార్కులు, ఇతర ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు సాధించిన అత్యధిక ఉత్తీర్ణత శాతం ఆధారంగా ఈ అవార్డు లభించింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న రోహిణి ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.



సిఎం చంద్రబాబు నుంచి అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపల్ రోహిణి



గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి



కలెక్టరేట్ వద్ద జెండా వందనం చేస్తున్న కలెక్టర్ అంబేద్కర్, జెసి సేతుమాధవన్



జిల్లా కోర్టు వద్ద జెండా వందనంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత



చిన్నారులకు చాక్లెట్లు పంచిపెడుతున్న ఎస్‌పి వకుల్ జిందాల్

గాంధీ విగ్రహావిష్కరణ

ప్రజాశక్తి-కొత్తవలస

మండలంలోని వియ్యంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆవిష్కరించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలను నిజం చేద్దామని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దాసరి సంక్షేమ బోర్డు చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ, పిఎసిఎస్ చైర్మన్ కోళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, సర్పంచ్ పులిబంటి జ్యోతి, బొబ్బిలి అప్పారావు, లెంక శ్రీను, బంగారు రమేష్, గొంప దుర్గా ఉమేష్, పాల్గొన్నారు.

విశాఖ డెయిరీలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి- మెంటాడ

విశాఖ డెయిరీలో అవినీతిపై హౌస్ కమిటీ విచారణ పూర్తి చేసి, దోషులను శిక్షించాలని ఎపి రైతు సంఘ నాయకులు రాకోటి రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ పశుగ్రాసం, దాణా రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. పాల సేకరణ ధర పెంచి పాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గండ్రేటి అప్పలనాయుడు, బిజెపి నేతలు తాడ్డి సూర్యనారాయణ, మణిపూరి అప్పలనాయుడు, వైసిపి సీనియర్ నాయకులు రెడ్డి రాజ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల పింఛన్లు తొలగింపు అన్యాయం

ప్రజాశక్తి-వేపాడ

వికలాంగుల పింఛన్లను తొలగించడం అన్యాయమని టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగత్వాన్ని గతంలో ప్రభుత్వ వైద్యులే ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదని పింఛన్లు రద్దు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి వికలాంగుల ధ్రువపత్రాలు పరిశీలించడానికి వచ్చిన డాక్టర్ అధిక సంఖ్యలో పింఛన్లు తొలగించడానికి సిఫార్సు చేశారని చెప్పారు. ఎందుకు తొలగిస్తున్నారో లబ్ధిదారునికి కూడా తెలియకుండా నేరుగా గ్రామ సచివాలయానికి తొలగింపు జాబితాను పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వైద్యాధికారి ప్రభుత్వ ఉద్యోగి కదా? ఒక ఉద్యోగి ఇచ్చిన ధ్రువపత్రం.. ఇంకొక ఉద్యోగి చెల్లదని రద్దు చేయడం అన్యాయమని తెలిపారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.



విద్యార్థులకు ఐడి కార్డులు అందజేస్తున్న శ్రీనివాసరావు

పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత

ప్రజాశక్తి-డెంకాడ (భోగాపురం)

భోగాపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన దాకా శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థులకు ఐడి కార్డులు, మెడల్స్ అందజేశారు. సమావేశాల కోసం గ్రీన్ మ్యాట్ అందజేశారు. క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుముందు పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఘనంగా జరిగాయి.

పంటలు నమోదు చేసుకోండి

ప్రజాశక్తి-రేగిడి

రైతులు తమ పంటలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని ఎఒ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సంకిలి, దేవుదల, అంబఖండి తదితర గ్రామాల్లో శుక్రవారం పంట నమోదును పరిశీలించారు. పంట నమోదుతో అన్నదాత సుఖీభవ లబ్ధి కొనసాగింపు ఉంటుందన్నారు. పంటల బీమా చేయడంతో ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టపరిహారం పొందుటకు ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఉన్నారు.



విశ్రాంత జవాన్లను సత్కరిస్తున్న హెచ్‌ఎం సత్యానందం

విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు ఘన సన్మానం

ప్రజాశక్తి-నెల్లిమర్ల

మండలంలోని ఒమ్మి ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులను శనివారం ఘనంగా సన్మానించారు. హెచ్ఎం అండలూరి సత్యానందం ఆధ్వర్యంలో విశ్రాంత జవాన్లు మజ్జి రామప్పడు, రెడ్డి అప్పలనాయుడు, వల్లూరి రమణ, పొదిలాపు అప్పలనాయుడు, చందక శ్రీనులను సత్కరించి, మెమోంటోలను అందజేశారు. దేశ రక్షణ కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని దేశ సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసి చెర్మన్ మజ్జి కంచినాయుడు, గ్రామ నాయకులు అంబళ్ల అప్పలనాయుడు, దురగాశి ఎర్రంనాయుడు, మజ్జి గణేష్, దన్నాన రామ్మూర్తి, రెడ్డి సత్యం, గొర్లి రమణ, రెడ్డి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

డెంకాడలో వైద్య శిబిరం

ప్రజాశక్తి-డెంకాడ

డెంకాడలో శుక్రవారం ఐహెచ్ఆర్‌సి జాతీయ చైర్మన్ ప్రసాదరావు ఆధ్వర్యాన శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అధినేత శ్రీరామ్మూర్తి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని ప్రసాదరావు ఆవిష్కరించారు. శిబిరంలో 200 మందికి వైద్యులు పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భోగాపురం సిఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. ఐహెచ్ఆర్‌సి రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు అచ్చిరెడ్డి, మన్యం జిల్లా అధ్యక్షులు సాగర్, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి అచ్చం నాయుడు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు రుక్మిణి, మాజీ జెడ్‌పిటిసి పత్తిపాడు అప్పలనారాయణ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ప్రదీప్ రాజు పాల్గొన్నారు.

వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్, కంటోన్మెంట్, కోట, లీగల్

స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయజెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పిల్లలకు, ఉద్యోగులకు మిఠాయిలను పంచిపెట్టారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డిఆర్‌ఒ ఎస్.శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఎఒ తాడ్డి గోవింద, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన జడ్జి బబిత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వార్థం వీడి న్యాయం, ధర్మంతో దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకుని నివాళులు తెలిపారు. ఈసందర్భంగా కోర్టు ఆవరణలో శాశ్వత ప్రథమ వైద్య చికిత్స కేంద్రాన్ని జిల్లా వైద్య శాఖ ఏర్పాటు చేయగా జిల్లా జడ్జి బబిత ప్రారంభించారు. న్యాయ వాదులకు, సిబ్బందికి నిర్వహించిన ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో స్థానిక న్యాయమూర్తులు, న్యాయ వాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో

జిల్లా పోలీసు కార్యాలయం వద్ద స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగుర వేసారు. కార్యక్రమాల్లో డిపిఒ ఎఒ పి.శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.



చీపురుపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కళావెంకటరావు

పోలీసు శిక్షణ కళాశాలలో...

పోలీసు శిక్షణ కళాశాలలో ప్రిన్సిపల్ డి.రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం కేవలం ఒక సాధారణ ఉద్యమం కాదని, అది అలుపెరగని పోరాటమని తెలిపారవు.త్యాగాలకు ప్రతీక అని కొనియాడారు.

జిల్లా పరిషత్‌కార్యాలయంలో..

జిల్లా పరిషత్ ఆవరణలో జెడ్‌పి చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు మన దేశ అభివృద్ధిలో భాగంగా కష్టపడి పని చేస్తూ ముందుకు సాగాలన్నారు. అనంతరం కారుణ్య నియామకాల కింద ముగ్గురు జూనియర్ సహాయకుల, ఇద్దరు కార్యాలయ సహాయకులుగా ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి , బొబ్బిలి జడ్‌పిటిసి శాంత కుమారి, జెడ్‌పి సిఇఒ సత్యనారాయణ , అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



జెడ్‌పి కార్యాలయం వద్ద జెండా వందనం చేస్తున్న చైర్మన్ శ్రీనివాసరావు

నగరపాలక సంస్థ కార్యాలయంలో..

నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తూ ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్ గా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి.నల్లనయ్య, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డిసిసిబిలో ...

ఆకాశాన్ని మించిన ఆశలతో, గుండె నిబ్బరంతో బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేసి మన సమరయోధులు స్వతంత్రం సాధించారని డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు.శుక్రవారం డిసిసిబి ప్రధాన కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి సిహెచ్. ఉమామహేశ్వరరావు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.



కార్పొరేషన్ కార్యాలయం వద్ద వేడుకల్లో పాల్గొన్న మేయర్, కమిషనర్

టిడిపి కార్యాలయంలో...

స్వతంత్ర వీరుల త్యాగఫలాలను స్మరించుకోవాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. టిడిపి కార్యాలయం అశోక్ బంగ్లాలో స్థానిక ఎమ్మెల్యే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సీతం కళాశాలలో...

సీతం కళాశాలలో డైరెక్టర్ ఎం.శశిభూషణ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరువలేమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. శ్రావ్య, రచయిత గెడ్డ వరప్రసాద్; ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఎస్. కె.బి జగదీష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్. వెంకటలక్ష్మి, సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వి. సాయి దేవ మణి, ఎన్.సి.సి అధికారులు కెప్టెన్ ఎం. సత్యవేణి, లెఫ్టినెంట్ ఎం. వరలక్ష్మి, లెఫ్టినెంట్ ప్రశాంత్, లెఫ్టినెంట్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



సంతకవిటి తహశీల్దార్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బొబ్బిలిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలోని కోటలో ఎమ్మెల్యే బేబినాయన, వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాంబార్కి శరత్ బాబు జాతీయ జెండాలను ఎగుర వేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఎక్సైజ్ కార్యాలయం, పోలీసు స్టేషన్, మార్కెట్ కమిటీ కార్యాలయం, ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బొబ్బిలిరూరల్ : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే బేబీనాయన జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.శ్రీను, ఉప తహశీల్దార్ సుబ్బారావు, సిఎస్ డిటి సాయికృష్ణ, ఎన్నికల డిటి గౌరీశంకర్, ఆర్ఐ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద వైస్ ఎంపిపి ఎ.శంకర్రావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ రవి కుమార్, ఎఒ అప్పారావు, డిప్యూటీ ఎంపిడిఒ భాస్కరరావు పాల్గొన్నారు

శృంగవరపుకోట : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్‌సిసి క్యాండిడేట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, ఎల్ఐసి కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ వి.రాజు, అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సిఐ నారాయణమూర్తి, తిమిడి సచివాలయంలో సర్పంచ్ వబ్బిన తిరునాథమ్మ జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర టూరిజం బోర్డ్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఒ సతీష్, ఎస్ఐ చంద్రశేఖర్, సత్యనారాయణ, జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.



భోగాపురంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మాధవి

సంతకవిటి : తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బి.సుదర్శన్‌రావు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ సురేశ్ కుమార్, పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఆర్ గోపాలరావు, పిహెచ్‌సిలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఇఒ బి.శాంతికుమారి, ఎపిఎం దదికుమార్, ఎపిఒ హరినాథ్, డిప్యూటీ ఎంపిడిఒ ఎన్.శ్రవణ్ కుమార్, ఎన్‌హెచ్‌ఎఎ కౌన్సిలర్ జయరావ్, హౌసింగ్ ఎఇ కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.



బొబ్బిలిలో జెండా వందనం చేస్తున్న ఎమ్మెల్యే బేబినాయన

గంట్యాడ : ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి పీరుబండి హైమావతి, తహశీల్దార్ కార్యాలయంలో జెడ్‌పిటిసి వి.నరసింహమూర్తి, పోలీస్ చేసిన వద్ద ఎస్ఐ సాయికృష్ణ జాతీయ పతాకావిష్కరణ చేశారు.

నెల్లిమర్ల : ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి అంబళ్ల సుధారాణి, తహశీల్దార్ కార్యాలయంలో వద్ద తహశీల్దార్ కె.శ్రీకాంత్, నగర పంచాయతీ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్ బంగారు సరోజినీ జాతీయ పతాకం ఎగుర వేశారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ బి.గణేష్, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ప్రిన్సిపల్ కె.రామకృష్ణా రావు, అలుగోలు హైస్కూల్లో ఎస్ఎంసి చైర్మన్ ఆల్తి బాబురావు జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ కె.శ్రీకాంత్, ఎంపిడిఒ సుదర్శనం, నగర పంచాయతీ కమిషనర్ టి. జయరాం, ఎంఇఒలు యుఎస్ఎన్ మూర్తి, వి.జ్ఞాన శంకర్, నాయకులు లెంక అప్పల నాయుడు, లెంక హైమావతి, బంగారు శంకర రావు తదితరులు పాల్గొన్నారు.



రాజాం: విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే కోండ్రు

రాజాం : పట్టణంలోని టిడిపి, తహశీల్దార్, నగర పంచాయతీ కార్యాలయాల్లో, హైస్కూల్లో, సిహెచ్‌సిలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. శ్రీకాకుళం, పాలకొండ రోడ్డులో డివైడర్ల మధ్యలో మొక్కలు నాటారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజాం ప్రాంతీయ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రెస్‌క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తలే రాజేష్, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య పాల్గొన్నారు.

మెంటాడ : తహశీల్దార్, ఎంపిడిఒ, పిఎసిఎస్ కార్యాలయాల్లో తహశీల్దార్ అరుణకుమారి, ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎ.భానుమూర్తి, ఎఒ గోకులకృష్ణ, ఎపిఒ చినప్పయ్య, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్రేటి అప్పలనాయుడు, పిఎసిఎస్ సిఇఒ వెంపటాపు ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

రేగిడి : తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల్లో ఎంపిపి ధార అప్పలనరసమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైస్ ఎంపిపిలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహన్రావు, ఎంపిడిఒ నాగమణి, తహశీల్దార్ కృష్ణలత, ఎంఇఒ ఎం.వరప్రసాదరావు, ఎపిఎం బాసిన గోవిందరావు, ఎపిఒ సంకాబత్తుల హరినాథ్ పాల్గొన్నారు.

కొత్తవలస : తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పి.అప్పలరాజు, పోలీస్ స్టేషన్లో సిఐ కె.షణ్ముఖరావు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.

పూసపాటిరేగ : తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ ఎన్‌వి రమణ, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి మహంతి కళ్యాణి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేశారు.

చీపురుపల్లి : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆవిష్కరించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో చీపురుపల్లి ఇన్చార్జి న్యాయమూర్తి, ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఎంపిపి ఇప్పిలి వెంకట్ నర్సమ్మ, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మంగళగిరి సుధారాణి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టివిఎస్ లక్ష్మణరావు, చీపురుపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో జెడ్‌పిటిసి వలి రెడ్డి శిరీష, పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ శంకర్రావు, మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, వైసిపి ప్రచార విభాగం జిల్లా అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు రౌతు కామనాయుడు, ఆర్ఎస్ఎస్ మాజీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ప్రత్యేక అధికారి హేమ సుందర్రావు, ఎస్ఐ ఎల్.దామోదర రావు పాల్గొన్నారు.


గుర్ల : తహశీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు ఆవిష్కరించారు. ఎంపిడిఒ కార్యాలయం, పిహెచ్‌సి వద్ద జరిగిన వేడుకల్లో ఎంపిపి పొట్నూరు ప్రమీల పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.వి సూర్యనారాయణ రాజు, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తోట తిరుపతిరావు, వెన్నె సన్యాసినాయుడు, చనమల్ల మహేష్, గొర్ల రామనాయుడు, దుర్గాసి కోటేశ్వరరావు, తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఎంపిడిఒ రవికుమార్, ఎంఇఒ భానుప్రకాశ్ పాల్గొన్నారు.

వంగర : ఎంపిడిఒ కార్యాలయం, పిహెచ్‌సి ఆవరణలో ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, తహశీల్దార్ కార్యాలయం వద్ద డిటి ఆర్.శ్రీనివాసరావు, పోలీస్‌స్టేషన్ వద్ద ఎఎస్ఐ వై.పైడితల్లి, జెండావిష్కరణ చేశారు. వివేక్ మాస్టర్ మైండ్ పాఠశాల వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపిపి సురేష్ ముఖర్జీ, మాజీ జెడ్‌పిటిసి బొత్స వాసుదేవరావు నాయుడు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్.రఘునాథాచారి, కరణం సుదర్శన రావు, ఆర్ఐ బోనెల రామారావు, ఎపిఎం మంగమ్మ, వ్యవసాయ అధికారి కన్నబాబు, వైద్యాధికారి సుస్మిత దయానా, వంగర సర్పంచ్ కనగల భారతి, ఎంపిటిసి పద్మ పాల్గొన్నారు.


డెంకాడ : చింతలవలసలోని ఎపిఎస్‌పి బెటాలియన్‌లో కమాండెంట్ మల్లిక గార్గ్, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి బంటుపల్లి వెంకట్ వాసుదేవ రావు, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రాజారావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు.

భోగాపురంలోని తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్, మోడల్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే లోకం నాగ మాధవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మోడల్ స్కూల్ విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించడం, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

వేపాడ : మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జె.రాములమ్మ , ఎంపిడిఒ రవికుమార్, ఎస్ఐ సుధాకర్ రావు, ఎంఇఒ బాల భాస్కరరావు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, ఎంపిపి డి.సత్యవంతుడు పాల్గొన్నారు. బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో ఎస్ఎంసి చైర్‌పర్సన్ భవాని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు పాల్గొన్నారు. విక్టరీ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.



సీతం కళాశాల వద్ద జెండా వందనం చేస్తున్న డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు



రేగిడి.. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న వైస్ ఎంపిపి



జెండా వందనం చేస్తున్న ఎమ్మెల్యే అదితి

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు

ప్రజాశక్తి-వేపాడ

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల పరేడ్‌లో వేపాడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎల్. భవ్యశ్రీ, పి.యాహుశ్య, జి.కుమార స్వామి పాల్గొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షకులు వరప్రసాద్, కళ్యాణి ఆధ్వర్యాన వీరు పరేడ్‌లో పాల్గొన్నారు. జిల్లా ఉంచి ఏడుగురు విద్యార్థులు పాల్గొనగా, అందులో వేపాడ ఆదర్శ పాఠశాల నుంచి ముగ్గురు భాగస్వామ్యమైనట్లు ప్రిన్సిపల్ ఈశ్వరరావు తెలిపారు.



గైడ్ వరప్రసాద్‌తో విద్యార్థులు

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

మండలంలోని ఆతవ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం తెలుగు రైతు మండల ఉపాధ్యక్షులు సిరికి రమణ జికె పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొంప వేమన నాయుడు, టిడిపి గ్రామ అధ్యక్షులు ప్రసాద్ పాల్గొన్నారు.



జయప్రకాశ్ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న లక్ష్మునాయుడు కుటుంబీకులు

జయప్రకాశ్ ఆశయాలను కొనసాగిస్తాం

బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు

ప్రజాశక్తి-బాడంగి

తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్ ఆశయాలను కొనసాగిస్తానని బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు తెలిపారు. తెంటు జయప్రకాశ్ 77వ జయంతి సందర్భంగా ముగడ గ్రామంలో ఆయన సమాధి వద్ద లక్ష్మునాయుడు, భార్య రేష్మతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మునాయుడు మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా నాయకుడిగా జయప్రకాశ్ గుర్తింపు పొందారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన ఆయన పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.



బట్టలు అందుకున్న కుష్టు వ్యాధి గ్రస్తులు

కుష్టు రోగులకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి-గంట్యాడ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలోని నరవ గ్రామ ఎఎంజి కాలనీలో నివాసముంటున్న కుష్టు రోగులకు ఎఎంసి ఇండియన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సంస్థ శుక్రవారం దుప్పట్లు, చీరలు పంపిణీ చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి, డిప్యూటీ డైరెక్టర్ కె.జయ వీటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎఎంజి కాలనీ మేనేజర్ కృపాకర్, విశాఖ పట్నం ఏరియా ఆఫీస్ నుండి శ్రీనివాసరావు, నరవ గ్రామ సర్పంచ్ రమేష్, మాజీ సర్పచ్ ఏనుగుల త్రినాధరావు పాల్గొన్నారు



ఉపాధ్యాయులను సన్మానిస్తున్న యుటిఎఫ్ నాయకులు విజయగౌరి తదితరులు

ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

ప్రజాశక్తి-బొబ్బిలి

ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్న ముత్తాయివలస ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆనంతరావును యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, జిల్లా నాయకులు ప్రసన్నకుమార్, స్వామినాయుడు, కేశవ, ఉపాధ్యాయులు సన్మానించారు. తాండ్రపాపరాయ పాఠశాలలో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



అవార్డు అందుకుంటున్న డాక్టర్ తాళ్లపూడి సువర్ణ

రెండో సారి డాక్టర్ 'సువర్ణ'కు ఉత్తమ అవార్డు

ప్రజాశక్తి-విజయనగరంకోట

వృత్తిలో అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ తాళ్లపూడి సువర్ణ రెండోసారి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వసుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దామోదరావు చేతులమీదుగా డాక్టర్ సువర్ణ ఉత్తమ డాక్టర్ అవార్డును అందుకున్నారు. ఆమె గజపతినగరం నియోజకవర్గంలో భవ్య హెల్త్ సర్వీసెస్‌లో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండోసారి ఉత్తమ డాక్టర్ గా అవార్డు పొందిన డాక్టర్ సువర్ణను అధికారులు, సిబ్బంది ,ప్రజా ప్రతినిధులు ,రైతులు ఆమెకు అభినందించారు.



మంత్రి సత్యప్రసాద్ నుంచి అవార్డు అందుకుంటున్న ముకుందరావు

ముకుందరావుకు ప్రశంసాపత్రం

ప్రజాశక్తి- సంతకవిటి

విశాఖపట్నం సిటీ ఇంటెలిజెన్స్ అధికారి టి.ముకుందరావు ఉత్తమ సేవలు అందించినందుకు గాను విశాఖలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఆయనకు ప్రశంసాపత్రం అందజేశారు. మండలంలోని కావలి గ్రామానికి చెందిన టి.ముకుందరావుకు ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆ గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.



బొండపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద జెండా వందనం చేస్తున్న ఎస్ఐ మహేష్.



విజయనగరంలో జనసేన కార్యాలయం వద్ద జెండా ఎగురవేస్తున్న అవనాపు విక్రమ్.



గంట్యాడ మండలం ఆదర్శ పాఠశాలలో జెండా వందనం చేస్తున్న ఉపాధ్యాయులు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. పలువురు అధికారులు, నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. స్వాతంత్ర్య సాధనకు త్యాగధనులు చేసిన కృషిని కొనియాడారు.

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి

మహనీయుల ఆశయ సాధనకు యువత కృషి చేయాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. హెూటల్ అసోసియేషన్ కార్యాలయం, మంగళవీధి పురపాలక పాఠశాల, ఆర్టిస్ కాంప్లెక్స్ ఆటో స్టాండ్ వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గురాన అయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.

జనసేన కార్యాలయం వద్ద

ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు అని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరంలోని బాలాజీ నగర్ జనసేన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో అవనాపు భావన, విజయనగరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కళ్ల గౌరీ శంకర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- సారధి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తోటపాలెం హాస్టల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో త్రైకాండో అసోసియేషన్ అధ్యక్షులు చారి, కోచ్ మహేష్, ఎబిటియుసి నాయకులు రంగరాజు, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు జి. వెంకటరావు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి వ్యవహరించగా, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం, వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు.

బొండపల్లి మండలంలో ఘనంగా వేడుకలు

బొండపల్లి : బొండపల్లి మండలంలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిపి చల్ల చలంనాయుడు, తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ డి.రాజేశ్వరావు, పోలీసు స్టేషన్లో ఎస్ ఐ యు.మహేష్, సబ్ స్టేషన్లో ఏఇ జె.శంకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఆరసాడ రఘుపతిరావు, ఎంఇఒలు శోభారాణి, అల్లు వెంకటరమణ, సర్పంచ్ బొండపల్లి ఈశ్వర్, ఎంపిటిసి బండారు శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బండారు బాలాజీ పాల్గొన్నారు.

రామభద్రపురం మండలంలో..

రామభద్రపురం: మండలంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి అమిటి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల త్యాగఫలమే స్వాతంత్ర్యం వచ్చిందని వారి ధైర్యసాహసాలను కొనియాడారు. మాజీ సైనిక ఉద్యోగి లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీరామనగర్ కాలనీకి చెందిన 5వ తరగతి విద్యార్థిని చింతలపూడి తనుశ్రీవల్లి స్వాతంత్ర్య ఉద్యమంపై ఇంగ్లీషులో ఇచ్చిన ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు అప్పికొండ సరస్వతమ్మ, ఎ. సన్యాసిరావు, మండల పరిషత్ సిబ్బంది సంతోష్ పాల్గొన్నారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్ ఆజురోజిన్ జాతీయ జెండా ఎగురవేశారు. పిఎసిఎస్ వద్ద చైర్పర్సన్ చొక్కాపు విజయలక్ష్మి జెండా ఎగురవేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కాపు రామారావు, ఎంపిటిసి సభ్యులు వసంత, తిరుపతిరావు, భవిరెడ్డి చంద్ర, బిజెపి నాయకులు మూడడ్డ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



అవార్డు అందుకుంటున్న పశువైద్యాధికారి సురేష్

పశువైద్యాధికారికి రాష్ట్రస్థాయి అవార్డు

రామభద్రపురం : మండల పరిధిలోని ఆరికతోట పశువైద్యాధికారి సురేష్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ గుంటూరు చైర్మన్ డాక్టర్ శ్రీనివాసరావు చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. పశువుల్లో పిండ బదిలీ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన సురేష్ ను పలువురు అభినందించారు.

మదనాపురం ఆదర్శ పాఠశాలలో..

గంట్యాడ : మండలంలోని మదనాపురం ఆంప్ర ఆదర్శ పాఠశాల కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని పాఠశాల హెచ్ఎం ఆర్ఆర్కె రావు ఎగురవేశారు .అనంతరం చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు నిర్వహించిన పలు ఆటల పోటీలలోను, సాంస్కృతిక పోటీలలోను గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు కామర్స్ లక్ష్మీ మేడం వేసిన మతసామరస్యానికి చాటి చెప్పే రంగవల్లిక అందరినీ అలరించింది ఉప ప్రధానాచార్యులు, సురేష్ కుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



విజయనగరం : జెండా వందనం చేస్తున్న జనసేన నాయకులు గురాన అయ్యలు

మ్యూజిక్ అకాడమీలో..

విజయనగరం కోట : కొత్తగ్రహారంలో గల రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వర రావు హాజరై దేశభక్తి గీతాల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అకాడమీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ డి .వి.శ్రీకాంత్, అకాడమీ అధ్యక్షులు ఎం.అనిల్ కుమార్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బి.వి.శ్రీనివాస రావు, ద్వారం నరసింగరావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అధ్యక్షులు ఉసిరికల చంద్రశేఖర్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి తదితరులు మాట్లాడారు. సబ్ జూనియర్, జూనియర్ మరియు సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రొటేరీయన్లు, అధ్యాపకులు వంశీకృష్ణ, శారద, మంగతాయారు, మహేశ్వర రావు, భానుహర్ష, అకాడమీ సెక్రెటరీ డాక్టర్ రాధికారాణి, డి.ఎన్.ఆర్ స్కూల్ సెక్రెటరీ సూర్యలక్ష్మి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు



మంత్రి, ఎస్‌పిచేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్ఐ ప్రసాదరావు

ఎస్ఐ సేవలకు ప్రశంసలు

ప్రజాశక్తి-రామభద్రపురం

స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెలమల ప్రసాద రావు ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. మాదక ద్రవ్య రవాణా, వినియోగం నియంత్రణ..సంకల్పం కార్యక్రమాలు విస్తత ప్రచారంతో ప్రజల్లో చైతన్యం తేవడం వంటి కార్యక్రమాల వలన ఈ ప్రశంస దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాసరావు, ఎస్‌పి జిందాల్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆరికతోట పిహెచ్‌సిలో స్టాఫ్ నర్సు గా చేస్తున్న శాంతికి కూడా ఉత్తమ సేవా పురస్కారం లభించింది.

మాదకద్రవ్యాల నివారణకు పని చేయాలి

ప్రజాశక్తి-బొబ్బిలి

మాదకద్రవ్యాలు వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయని, కావున వాటి నివారణకు పని చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మాదకద్రవ్యాలు నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలతో ఆరోగ్యం క్షీణించి జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలని యువతను కోరారు. మాదకద్రవ్యాలు వలన కలిగే అనార్ధలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ గేదెల శశిభూషణరావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.



పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బేబినాయన తదితరులు



కొప్పర వలస సమీపంలో రోడ్డుపై గుంతలను పూడ్చుతున్న యువకులు

కొప్పరవలస యువకుల ఔదార్యం

ప్రజాశక్తి-వంగర

వంగర నుంచి పార్వతీపురం వెళ్లే ప్రధాన రహదారి కొప్పరవలస సమీపంలో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైపోయింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొప్పరవలస యువకులంతా కలిసి సొంత నిధులు ఖర్చు చేయడంతోపాటు శ్రమదానం చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. యువకులంతా కలిసి రోడ్డును బాగు చేయడంతో వారిని పలువురు అభినందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.

మహిళల అభ్యున్నతికే 'స్త్రీశక్తి'

- రాష్ట్ర మంత్రి సంధ్యారాణి
- మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభం

ప్రజాశక్తి-సాలూరురూరల్

మహిళల అభ్యున్నతి కోసమే స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఉచిత బస్సు పథకం మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి (ఉచిత బస్సు ప్రయాణం) పథకాన్ని సాలూరు ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి మహిళలు రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఎక్కడ నుండి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. 'స్త్రీ శక్తి' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని చెప్పారు. అనంతరం మంత్రి మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, మహిళలతో కలిసి ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి బోసుబొమ్మ మీదుగా ఎన్టీఆర్ సెంటర్, కోట వీధి, డబ్బి వీధి మీదుగా మామిడిపల్లి వరకు బస్‌లో ప్రయాణించారు. మామిడిపల్లి లో పెద్ద ఎత్తున మహిళలు మంత్రికి హారతులిచ్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వైదేహి, సీతమ్మ, రమాదేవి, డొంక అన్నపూర్ణ, డొంక కరుణ, రొంపల్లి రజిని. పట్టణ టిడిపి అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆముదాల పరమేష్,బుస తవుడు, తాడుతూరి తిరుపతిరావు, పట్టణ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అని ప్రకటించడంతో పలువురు మహిళలు ఉదయం నుంచే బస్సు ఎక్కడంతో కండక్టర్లు వారికి సాయంత్రం నుంచి అమలు అని చెప్పి కిందకు దించేశారు.దీంతో పలుచోట్ల మహిళలు ఇబ్బంది పడ్డారు.

మహిళలు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే

కురుపాం : ఉచిత బస్సు పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. కురుపాంలో ఆమె ఉచిత బస్సు పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు కె వి కొండయ్య, ఎ. నరేష్, మాజీ ఎఎంసి చైర్మన్ కోలా రంజిత్ కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కడ్రక మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు దత్తి లక్షణరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

పాలకొండ : స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టరు స్వప్నిల్ పవార్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పడాలి భూదేవి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె.అప్పలనాయుడు, తేజావతి, గంటా సంతోష్, ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పార్వతీపురంలో ప్రారంభించిన కలెక్టర్

పార్వతీపురం టౌన్ : జిల్లా కేంద్రంలోని ఆర్‌టిసి కాంప్లెక్సులో ఉచిత బస్సుపథకాన్ని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో మహిళలతో ప్రయాణం చేశారు.ఉచిత బస్సు పథకాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు 'ఎల్‌విఆర్' నగదు బహుమతి

ప్రజాశక్తి - సీతానగరం

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రముఖ ఎల్‌విఆర్ సేవా సంస్థ అధినేత, పెదబోగిలి మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ కంకణపల్లి అరవింద్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్య సంవత్సరానికి గాను పదో తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.2,000, రూ.1000, రూ.500బహుమతులను అందజేశారు. అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాల్లో భాగంగా స్కూల్ బెంచ్‌ల కోసం ఎల్‌విఆర్ సేవా సంస్థ ద్వారా రూ.10వేలు విరాళం పాఠశాలకు అందజేశారు. ఈ సంస్థ స్ఫూర్తితో సీతానగరం వాసవి క్లబ్ రూ.10వేలు, వక్కలగెడ్డ సంగమేశ్వర రావు కుమారుడు సురేష్ రూ.5000/-, గేదెల వెంకట మురళీకృష్ణ రూ.10వేలు, ఇజ్జాడ రాంబాబు రూ.5వేలు విరాళం గా ఇచ్చారు.



విద్యార్థులకు నగదు ప్రోత్సాహన్ని అందజేస్తున్న ఎల్‌విఆర్ ప్రతినిధులు

విద్యుదాఘాతంతో ఒకరు మృతి

ప్రజాశక్తి కొమరాడ

ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ గురై ఇంటి పెద్ద మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక తెలిపిన వివరాలిలాన్నాయి. మండలంలోని విక్రాంపురానికి చెందిన ఉబ్బిశెట్టి చిట్టిబాబు(60) తన ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మీటర్ వద్ద మరమ్మతు పనులు చేస్తుండగా షాక్‌కు గురై అక్కడిక్కడే చెందాడు. ఇతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంలో కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరయ్యారు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిట్టిబాబు మృతితో గ్రామంలో విషాద ఛాయల అమలుకున్నాయి.

కాలువలో మృతదేహం లభ్యం

వీరఘట్టం: మండలంలోని కడ కెల్లలో తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ మొదటి కాలువలో గురువారం అర్ధరాత్రి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై జి.కళాధర్ శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలువలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తీసి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. సాలూరు మండలానికి చెందిన కొత్తకోట రామకృష్ణ (53) తల్లి ఈనెల 8న మృతి చెందడంతో మరణ ధ్రువ పత్రం తీసుకువస్తానని, ఈనెల 11న ఇంటి నుండి బయటకు వచ్చి ఎప్పటికీ చేరకపోవడంతో భార్య సంతోష్ భయపడి సాలూరులో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈనెల 12న సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్టు వద్ద రామకృష్ణ బట్టలు ఉన్నట్లు గుర్తించిన తమ్ముడు రమేష్ అక్కకు సమాచారమిచ్చాడు. ప్రధాన కాలువలో మృతదేహం ఉండవచ్చునని అనుమానంతో ఈనెల 14న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి మృతదేహం లభ్యం కావడంతో ఆమెకు సమాచారం ఇచ్చి మృతదేహం అప్పగించినట్లు తెలిపారు.